క్లుప్తంగా

ఘనంగా అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవం



ఫిజియోథెరపీ డాక్టర్లను సన్మానిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు

ఆదోని అర్బన్: ఆదోని లయన్స్ క్లబ్ వారిచే స్థానిక కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ జహీదు, డాక్టర్ అబ్దుల్‌కాలిక్ తదితరులను ఘనగా సత్కరించారు. ఫిజియోథెరపీ డాక్టర్ల ఉపయోగాల గురించి లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్‌లు డాక్టర్ గోపీనాథ్, ప్రసాదరావు, పట్టణాధ్యక్షులు ధర్మారెడ్డి, కార్యదర్శి శ్రీనాథ్‌గుప్తా వివరించారు.

గంగా భవానికి ప్రత్యేక పూజలు

ఆదోని అర్బన్: పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో వెలిసిన శ్రీ గంగాభవాని 75వ విగ్రహ ప్రతిష్టాపన వార్షికోత్సవ మహోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. గంగాభవానీ మాతకు పంచామృతాభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని పల్లకీలో ఉంచి ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు, గంగాభవాని సేవా సంఘం సేవకులు తెలుగు ఈరన్న, వెంకటేష్, మేఘనాథ్, శ్రీనివాసులు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

అవార్డు గ్రహీతలకు సన్మానం



అవార్డులు పొందిన ఉపాధ్యాయులను సత్కరిస్తున్న ఎంఈఓలు, ఉపాధ్యాయులు

ఎమ్మిగనూరుటౌన్: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన పట్టణానికి చెందిన నాగేంద్రకుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరాజు, దోర్నాల శ్రీనివాసులుతో పాటు స్కూల్స్ గేమ్స్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కర్నూలు, నంద్యాల జిల్లాల కార్యదర్శిగా నియామకమైన రాఘవేంద్రలను సోమవారం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో స్థానిక ప్రిన్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సత్కరించారు. స్థానిక ఎంఈఓ ఆంజినేయులు, పత్తికొండ ఎంఈఓ రాజారామ్‌మోహన్ వారిని సన్మానించి మాట్లాడారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు వహబ్, ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ నాయుడు, జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ లుక్మాన్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు తమ్ముళ్లకే యూరియా



దగ్గరుండి యూరియాను పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు

నందవరం : మండల పరిధిలోని కనకవీడు గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి సోమవారం యూరియా లోడ్ వచ్చింది. అయితే తెలుగు తమ్ముళ్లు దగ్గరుండి యూరియాను తమకనుకూలమైన వారికి పంపిణీ చేశారు. యూరియా పంపిణీలో తెలుగు తమ్ముళ్ల వారి సిఫారసు దారులకు మాత్రమే యూరియా అందించారు. సామాన్య రైతులకు మాత్రం యూరియా అందలేదు. గ్రామానికి ఇప్పటి వరకు రెండు లోడ్లు యూరియా వచ్చిందని..అప్పుడు కూడా టీడీపీ నాయకులే దండుకుపోతున్నారని రైతులు ఆరోపించారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు స్పందించి సామాన్య రైతులకు యూరియా అందించాలని వేడుకుటుంన్నారు.

ప్రకృతి కూరగాయలతో ఆరోగ్యం

మంత్రాలయం రూరల్ : ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయాలు, ఆకుకూరలు ఆరోగ్యకరమని ఎంపీడీఓ నూర్జహాన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయాలు, ఆకుకూరల స్టాల్ ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో వెలుగు సీసీ భాజా, ఐసీఆర్‌పీఎస్‌లు లక్ష్మీ, గౌరమ్మ, రమేష్, శృతి తదితరులు పాల్గొన్నారు.

పోషకాహార కిట్ల పంపిణీ



పోషకాహార కిట్లను అందజేస్తున్న మున్సిపల్ కౌన్సిలర్ కె.నాగరత్నమ్మ

ఆదోని టౌన్: పట్టణంలోని షరీఫ్‌బజార్‌లోని 29వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కె.నాగరత్నమ్మ, చంద్రశేఖరయ్య దంపతుల సహకారంతో పేద క్షయవ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను సోమవారం అందించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ షేకున్‌బాను, డాక్టర్ అనిల్ సాగర్, సూపర్‌వైజర్ బాబురాజు, జ్ఞానేశ్వరి, సుబ్బమ్మబాయి తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ పోరు

- నేడు 'అన్నదాత పోరు'
- ఆదోని సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం
- భారీగా తరలిరావాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు



పార్టీ శ్రేణులతో కలిసి అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి

ఎమ్మిగనూరుటౌన్: సకాలంలో యురియా అందించకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించేలా వ్యాపారులకు అపన్న హస్తం అందించి రైతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వంపై అన్నదాతలకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న అన్నదాత పోరు పోస్టర్లను సోమవారం పట్టణంలోని శిల్పా ఎస్టేట్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి నివాసంలో ఎంపీపీ కేశన్న, పార్టీ సీనియర్ నాయకుడు భీమిరెడ్డి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా అన్నదాతలకు ఇచ్చిన హామీలు ఒక ఏడాది ఎగ్గొట్టిందన్నారు. .అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామన్న డబ్బులు కూడా రైతులకు పూర్తిస్థాయిలో ఇవ్వలేదని విమర్శించారు. అంతే కాకుండా నాడు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గతంలో గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులకు యూరియా, కావాల్సిన విత్తనాలను అందించేవారని గుర్తు చేశారు .ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆవిధానానికి స్వస్తిపలికి వ్యాపారులకు యూరియా కేటాయించడంతో సకాలంలో యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

వైఎస్సార్‌సీపీ ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం

వైఎస్సార్‌సీపీ యూరియా కోసం ఆందోళన చేపడుతుండటంతో ప్రభుత్వంలో చలనం వచ్చి ఇప్పుడు యూరియా సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. ఆందోళనలు చేస్తేనే ప్రభుత్వం స్పందించే విధంగా మారడం ఘోరమన్నారు. ఉల్లి రైతులకు గిట్టుబాటు ధరలేక రైతులు అప్పులపాలవుతుంటే తమ పార్టీ ఆందోళన చేపట్టడంతోనే కంటి తుడుపు చర్యగా రూ.1200లు క్వింటానికి మద్దతు ధర ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ధరతో ఉల్లి రైతుకు ఎలాంటి లాభం లేదన్నారు. రైతులకు యూరియా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి రైతులు, పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వైస్ ఎంపీపీ పోలయ్య, సర్పంచ్‌లు లక్ష్మన్న, రంగస్వామి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్నదాత పోరుకు తరలిరండి

గోనెగండ్ల : ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను నిరసిస్తూ రైతులకు బాసటగా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన అన్నదాత పోరును విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కేవీ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గోనెగండ్లలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌బీ మన్సూర్, భాస్కర్ రెడ్డి, మురళి నాయుడు, దొరబాబు, ఇమ్రాన్, ఉరుకుందు రెడ్డి, డాక్టర్ శివరామ్ తదితరులు పాల్గొన్నారు.



నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టా రేణుకతో నియోజకవర్గ పరిశీలకులు సురేందర్‌రెడ్డి

విజయవంతం చేయాలి

ఎమ్మిగనూరుటౌన్: ఆదోనిలో మంగళవారం నిర్వహించనున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టా రేణుక, సీనియర్ నాయకుడు బుట్టా శివనీలకంఠను కలిసి అన్నదాత పోరు కార్యక్రమంపై చర్చించారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు,రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చేలా చూడాలని సూచించారు.

- నందవరం : రైతన్నకు బాసటగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించే ×అన్నదాత పోరు¤ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ శివారెడ్డిగౌడ్, రాష్ట్ర మేధావుల ఫోరం సంయుక్త కార్యదర్శి లక్ష్మీకాంత రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి విరుపాక్షిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ ప్రాంగణంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నిఖిల్ చక్రవర్తి, గ్రామ సర్పంచ్ తోట సావిత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు రామకోటేశ్వరరెడ్డి, నరహరిరెడ్డి, కృష్ణమూర్తి, నియోజకవర్గ రైతు విభాగపు అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, గురజాల సర్పంచ్ వీరస్వామి, ఎంపీటీసీలు విజయమోహన్‌రెడ్డి, అత్తావుల్లా, చాంద్‌బాషా పాల్గొన్నారు.



గోనెగండ్లలో పోస్టర్లను విడుదల చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు



పోస్టర్లు విడుదల చేస్తున్న నందవరం నాయకులు

భారీగా తరలిరండి



మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి

ఆదోని టౌన్: ఆదోని నియోజకవర్గంలో మంగళవారం జరిగే అన్నదాతపోరుకు భారీగా ఎత్తున తరలిరావాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, ఆ దిశగా రైతులు, మహిళా కూలీలు, మహిళా రైతులు, నిరుద్యోగ యువత, పార్టీ కార్యకర్తలు, నాయకులు, నారీమణులు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్నదాత పోరును విజయవంతం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటు పడిందని ఆరోపించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని మరిచి రైతులను నిలువునా మోసం చేస్తోందన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సమకూర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందన్నారు. సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధర లేక, దిగుబడులు రాక అన్నదాతలు అన్నింటా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన ప్రభుత్వమే మిన్నకుండిపోతే ఎలా అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర, పంటలకు అవసరమైన రసాయన ఎరువులు పూర్తిస్థాయిలో సమకూర్చి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి



ప్రజా సమస్యలను వింటున్న సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్

ఆదోని రూరల్: ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టం (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సబ్‌కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసెల్ సిస్టం-పీజీఆర్ఎస్‌లో పాల్గొని డివిజన్‌లోని ఆయా మండలాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మండలంలోని ఆయాశాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువులోపు పరిష్కరించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి కె.వసుంధర, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణుసూర్య, శ్రీనివాసరాజు, డీఎల్‌పీఓ తిమ్మక్క, ఆర్ అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆలయంలో గ్రహణశాంతి హోమం



గ్రహణ శాంతి హోమం నిర్వహిస్తున్న వేద పండితులు

ఆదోని అర్బన్: పట్టణశివారులోని మంగరాయ కాలనీలో వెలిసిన మంగరాయ ఆంజనేయస్వామి సన్నిధిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారు జాము వరకు గ్రహణ శాంతి హోమం నిర్వహించారు. ఆదివారం రాత్రి 9;59 గంటలకు రాహుగ్రస్త చంద్రగ్రహణం, సోమవారం అర్ధరాత్రి 1:28 గంటలకు గ్రహణ మోక్షం కలిగింది. ఆలయ మేనేజర్ భీమసేన ఆధ్వర్యంలో మంత్రాలయం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ శ్రీపాదుల వారి ఆదేశాల మేరకు కొన్ని రాశులవారితో గ్రహణ సమయంలో చంద్రగ్రహణ శాంతి హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. హోమంలో పండితులు గరుడాద్రి దత్తాత్రేయశర్మ, మాధవరం గోపి, గురురాజ ఆచారి, అక్షయ్‌కుమార్, భక్తులు పాల్గొన్నారు.

ఉరుకుందలో పూజలు

కౌతాళం: మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్నస్వామి దర్శనానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. చంద్రగ్రహణం కావడంతో సోమవారం తెల్లవారు జామున 4గంటలకు అర్చకులు స్వామి వారి మూలవిరాట్‌కు సంప్రోక్షణం, గణపతిపూజ, సుప్రభాతసేవ, మహామంగళహారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఫలపుష్పాలతో అలంకరించిన అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు.

ఆటో కార్మికులను ఆదుకోవాలి

ఎమ్మిగనూరుటౌన్/కోసిగి: ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశ పెట్టడంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వారికి నెలకు రూ.12వేలు ఇవ్వాలని సీఐటీయూ మండల కార్యదర్శి రాముడు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి వినతి పత్రాన్ని తహసీల్దార్ శేషఫణికి అందజేశారు. కోసిగిలో ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్ యూనియన్(సీఐటీయూ) మండల కన్వీనర్ రాముడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు శ్రీరాములు, ఆదాము, ఆంజనేయులు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

పెద్దకడబూరు : యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ మంజునాథ్ హెచ్చరించారు. మండల వ్యవసాయాధికారిణి సుచరిత ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ నిరంజన్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు.

చిరుత భయం నుంచి విముక్తి కల్పించండి

పెద్దకడబూరు : చిరుతపులి భయం నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఉసేన్‌బాషా, రియాజ్ కోరారు. సోమవారం వారు మాట్లాడుతూ మండల పరిధిలోని మేకడోణ గ్రామం చుట్టూ ఉన్న కొండల్లో కొన్ని రోజులుగా చిరుత పులి సంచరిస్తుందని తెలిపారు. కొన్ని రోజుల క్రితం గ్రామ సమీపంలోని పొలాల్లో చిరుత కుక్కను చంపి తిన్నట్లు ప్రజలు గమనించారని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు సమాచారం అందించిన పట్టించుకునే వారు కరువయ్యారని ఆరోపించారు.


నిధులు మంజూరైనా గుంతలు పూడ్చరా?

కోసిగి: మండల కేంద్రం కోసిగిలోని సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డు ఏర్పడ్డ గుంతలు పూడ్చేందుకు నిధులు మంజూరైన పట్టించుకోవడం లేదని సీపీఐ మండల కార్యదర్శి గోపాల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్, రైతు సంఘం మండల అధ్యక్షుడు తాయన్న ఆరోపించారు. సోమవారం స్థానిక గుంతలు పూడ్చేందుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రధాన రోడ్డులోని దుకాణాల వద్దకు వెళ్లి విరాళాలు సేకరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు నరసింహులు, శ్రీనివాసులు, లక్ష్మన్న, దేవేంద్ర, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మహిళలను అక్షరాస్యులుగా మార్చాలి

మంత్రాలయం రూరల్ : పొదుపు మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని జిల్లా వయోజన విద్య సూపరింటెండెంట్ నెమ్మలయ్య సూచించారు. సోమవారం స్థానిక శ్రీశక్తి భవనంలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా పొదుపు మహిళలకు వయోజన విద్య కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎం రాజశేఖర్, ఎంఎస్ అధ్యక్షులు కళావతి, సీసీలు రామాలింగ, ఖాజా పాల్గొన్నారు.

చిరుధాన్యాల సాగుతో లాభాలు



రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేస్తున్న అధికారులు

ఎమ్మిగనూరురూరల్: రైతులు చిరు ధాన్యాల సాగుతో ఆర్థిక, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చని షెడ్యూల్ ఉప ప్రణాళిక విభాగపతి డా.కుళాయిశేఖర్, జిల్లా వ్యవసాయాధికారిణి వరలక్ష్మి అన్నారు. సోమవారం మండల పరిధిలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో కేవీకే సమన్వయ కర్త డా. రాఘవేంద్రచౌదరి అధ్యక్షతన షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం, భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ(హైదరాబాద్) సంయుక్తంగా చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ ఆధారితలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం 150 మంది రైతులు ఒక్కొక్కరికి రూ.3 వేల విలువ చేసే టార్పిలిన్స్ ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసుబాబు, ఐఐఎంఆర్ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ గంగప్ప, ఏడీఏ మహమ్మద్‌ఖాద్రి, నంద్యాల ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు వెంకటరమణ, జోత్స్న తదితరులు పాల్గొన్నారు.

ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం





రోగులతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టా రేణుక, డీఎస్పీ భార్గవితో మాట్లాడుతున్న బుట్టా రేణుక

ఎమ్మిగనూరుటౌన్: రెండు నియోజకవర్గాల ప్రజలకు వైద్య సేవలందించేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పట్టణంలో వంద పడకల ఆస్పత్రిని నిర్మించగా.. దానిని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందే కాని సౌకర్యాలు కల్పించడంలో, సిబ్బందిని నియమించడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టారేణుక ఆరోపించారు. సోమవారం పట్టణంలోని పాత ఆస్పత్రిలో జ్వర బాధితులు, రోగులు, చిన్నపిల్లల వార్డులను, పలువిభాగాలను పరిశీలించి సౌకర్యాలు, మందుల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వందపడకల ఆస్పత్రిని పరిశీలించారు. కాగా ఆస్పత్రికి వచ్చిన తనకు రక్తపరీక్షకు బయటి ల్యాబ్‌కు రాశారని ఓ రోగి ఆమె దృష్టికి తీసుకురావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధను ఆరా తీయగా అందుకు సంబంధించి రక్త పరీక్ష కిట్ లేదని చెప్పడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.

సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం

ప్రతి రోజు చిన్నపిల్లల ఓపీ 200లు వస్తుండగా మరో వంద ఓపీలు సాధారణ రోగులు వస్తుంటారని అలాంటి ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమని బుట్టా రేణుక అన్నారు. పేరుకే వంద పడకల ఆస్పత్రి అని అందులో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడం శోచనీయమన్నారు. అంతేకాకుండా క్రిటికల్ కేర్ యూనిట్ లేకపోవడంతో దారుణమన్నారు. వైద్యం కోసం వచ్చే చిన్నపిల్లల సంఖ్యకు తగ్గట్టు చిన్న పిల్లల వైద్యుల సంఖ్య పెంచాలన్నారు. కొత్త భవనంలో రోగులకు కావాల్సిన కొత్త మంచాలు, బెడ్లు మంజూరు చేయకపోవడం, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ.25లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌కు మరమ్మతులు చేయించి అందుబాటులో తేలేకపోవడం ఘోరమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బుట్టా రేణుక, పట్టణ అధ్యక్షుడు కామర్తి నాగేషప్ప, పార్టీ నాయకులు సునీల్‌కుమార్, మహబుబ్‌బేగ్, కౌన్సిలర్ కంఠ, కోటకొండ నరసింహులు, పాలశ్రీనివాసులురెడ్డి, బనవాసి బసిరెడ్డి, చేనేత మల్లికార్జు తదితరులు పాల్గొన్నారు.

శాంతిభద్రతల విషయంలో చొరవ చూపండి

నియోజకవర్గంలో శాంతిభద్రతల విషయంలో చొరవ తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ భార్గవిని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టారేణుక కోరారు. సోమవారం పార్టీ సీనియర్ నాయకుడు బుట్టా శివనీలకంఠతో కలిసి డీఎస్పీని స్థానిక కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం



ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు

ఎమ్మిగనూరుటౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు అందరం కలిసి కృషి చేద్దామని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుట్టా రేణుక అన్నారు. పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియామకమైన కర్నూలు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక సోమవారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డిని, పార్టీ కార్యాలయంలో బుట్టా రేణుకను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. పార్టీ అభ్యున్నతి, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీపీ కేశన్న, పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

జామీయా మసీదు గౌరవాధ్యక్షుడి మృతి



ఖాసీంసాబ్ (ఫైల్)

ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన జామీయ మసీద్ కమిటీ గౌరవ అధ్యక్షుడు, గ్రామ పెద్ద ఖాసీంసాబ్(76) అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందారు. మృతుడు గ్రామానికి పెద్దగా ఉంటూ అనేక సేవా కార్యాక్రమాలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు స్థలాన్ని విరాళంగా ఇచ్చిన మంచి మనిషి అని కొనియాడారు. సోమవారం ఆయన పార్థివదేహానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి నివాళులర్పించారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి



ధర్నా చేపట్టిన పీడీఎస్‌ఓ, డీఎస్ఎఫ్ నాయకులు

ఆదోని సెంట్రల్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని పీడీఎస్‌ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్, డీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉదయ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షాబీర్ బాషా డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీడీఎస్‌ఓ, డీఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సోమవారం విడివిడిగా ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలకు శంకుస్థాపన చేసి పనులను కూడా చేపట్టిందన్నారు. అందులో 5 కళాశాలలను ప్రారంభించి తరగతులను కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. గతేడాది పులివెందుల, ఆదోనిలో కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి కళాశాలలను నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి దస్తగిరి, పీడీఎస్‌ఓ నాయకులు శివ, రాజేష్, డీఎస్ఎఫ్ నాయకులు వినోద్ నరసింహులు, ఇస్మాయిల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.